ఐసీఎఫ్‌కు వందే భారత్ స్లీపర్ రైలు

త్వరలో ట్రయల్ రన్

విల్లివాక్కం, న్యూస్‌టుడే: వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరు నుంచి నాలుగు రోజుల కిందట చెన్నై ఐసీఎఫ్‌కు చేరుకుంది. రైల్వే అధికారులు మాట్లాడుతూ.. 16 కోచ్‌లతో కూడిన స్లీపర్ రైలును ప్రయాణికులను అనువుగా రూపొందించినట్లు చెప్పారు. ట్రాక్‌పై నడిపి పలురకాలుగా పరిశీలిస్తారన్నారు. 160 కి.మీ. వేగంతో ప్రయోగాత్మకంగా నడుపుతారని తెలిపారు. నిర్వహణ, భద్రత అంశాలు, సాంకేతిక సామర్థ్యం, ప్రయాణికుల సౌకర్యాలపై నివేదిక రైల్వే భద్రత కమిషనర్‌కు అందజేసి అనుమతి పొందుతామన్నారు. ఏమార్గంలో నడిపేది రైల్వే బోర్డు నిర్ణయించి ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ప్రతి కోచ్‌లో ఆధునిక సాంకేతికతతో పడకలు సమకూర్చారు. 160 కి.మీ. వేగంతో ప్రయాణించినా కుదుపుల్లేకుండా ప్రయాణించే వీలుందన్నారు.



బోగీ లోపల ఇలా..

గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు భర్తీ చేయండి

వేళచ్చేరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి డిమాండ్ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో.. గతేడాది 3,192 ఖాళీ పోస్టుల భర్తీకి టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా సెలక్షన్లు నిర్వహించారని తెలిపారు. ఎంపికైన వారికి గతేడాది ధ్రువపత్రాలు సరి చూశారని, అనంతరం ముఖాముఖి నిర్వహించలేదన్నారు. రాష్ట్రంలో సంఘ విద్రోహశక్తుల అణచివేతకు, మత్తు పదార్థాలు, గంజాయిని నియంత్రించడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, పెట్టుబడులు ఆకర్షించడంలో డీఎంకే ప్రభుత్వం మెతక వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు.

నిర్లక్ష్యానికి సాక్ష్యం!

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-ప్యారిస్

లక్షలాదిమంది నగరానికి వస్తున్నారంటేనే.. వారంతా ఒకచోటుకు చేరుతున్నారంటేనే.. అన్ని శాఖలు రంగంలోకి దిగి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఎయిర్‌షో విషయంలో అందుకున్న భిన్నమైన పరిస్థితి కనిపించింది. వీక్షకులు ట్రాఫిక్ పద్మవ్యూహంలోనే గంటల తరబడి చిక్కుకుపోవడం, దారులు చాలావరకు బ్లాక్ అవడం విపరీత పరీక్షకు గురిచేశాయి. విపరీతమైన ఎండలో ఇది శాపంగా మారింది. దీనికి తోడు లోపాలు వారిని బాధితులుగా మార్చాయి. 5మంది చనిపోగా, వందలాదిమంది ఆసుపత్రుల్లో చేరారు.

- ఎయిర్‌షో నేపథ్యంలో కొట్టొచ్చిన లోపాలు
- కనిపించని వసతులు
- పెరిగిన బాధితులు

ఎక్కడివారు అక్కడే..



ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నా భారీగా జనాలు రావడం, వాహనాలు సైతం బీచ్ రోడ్డులోకి చొచ్చుకెళ్లడంతో కార్యక్రమం ప్రారంభ సమయానికి చాలాదారులు మూసుకుపోయాయి. కార్యక్రమం ముగిశాక.. వాహనాలు, వీక్షకులు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. చేయిదాటిపోవడంతో చాలాచోట్ల పోలీసులు సైతం చేతులెత్తేసిన దాఖలాలున్నాయి.

రద్దీ కారణంగా బీచ్‌రోడ్డు, పరిసర ప్రాంతాల్లో మొబైల్‌లోని ఇంటర్నెట్, జీపీఎస్ సరిగా పనిచేయలేదు. వాహనాల్లో వచ్చినవారిలో చాలామంది బయటి ప్రాంతాల వారు కావడంతో ఎటు వెళ్లాలో తెలియలేదు. జీపీఎస్ సరిగా పనిచేయకపోవడంతో దారుల్లో ఇరుక్కుపోయాయి. చిన్నవీధుల్లో సైతం కార్లు చిక్కుకుపోయాయి.

బీచ్ రోడ్డు నుంచి జనాలు బయటికి రావడానికి కొన్ని గంటలు పట్టింది. కేవలం కి.మీ. దూరం కదలడానికే 2, 3 గంటల సమయం తీసుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు షో పూర్తయితే.. సాయంత్రానికి సైతం దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి.



వృద్ధుడు సొమ్మసిల్లడంతో స్ట్రెచర్‌పై తీసుకెళ్తూ..

సహాయ శిబిరాల్లేవు..

లక్షలాది జనం వచ్చే ప్రాంతాల్లో ఏ రోడ్డు ఎటువైపు వెళతాయో చూపే సూచికలు దారుల్లో కనిపించలేదు. బీచ్ నుంచి కి.మీ. మేర వివిధ మార్గాల్లో అదనపు సిబ్బంది అవసరం కనిపించింది. పైగా ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు తాగునీరు, మజ్జిగ, గ్లూకోజ్‌లాంటివి అందుబాటులో ఉంచాల్సింది. యంత్రాంగం ఇలాంటి ఏర్పాట్లను ప్రధాన రహదారుల్లో, వీధుల్లో చేయలేకపోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

అంబులెన్స్‌కూ దారిలేదు..

కార్లు, ద్విచక్రవాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బీచ్‌రోడ్డు నుంచి వెళ్లేదారుల్లో ఎంతటి దారుణ పరిస్థితి ఏర్పడిందంటే.. సొమ్మసిల్లిన రోగుల్ని తీసుకెళ్లే అంబులెన్స్‌కు సైతం దారివ్వలేనంతగా వాహనాలతో దారులు మూసుకుపోయాయి. గంట నుంచి గంటన్నర వరకు ఎటూ అంబులెన్స్‌లు కదల్లేకపోయాయి. అందులోని సిబ్బందే బాధితులకు సపర్యలు చేసి కాస్త ఊరటనిచ్చారు. అత్యవసర చికిత్స అవసరమైవారు తీవ్ర ఇబ్బందిపడ్డారు. దీంతో బాధితుల సంఖ్య బాగా పెరిగింది.



అంబులెన్స్ ట్రాఫిక్‌లో ఇరుక్కుందని అరుస్తున్న సన్నిహితులు

పార్కింగ్ నుంచే ఇబ్బందులు

చెన్నై మెరీనా బీచ్‌లో ప్రధాన వేదిక ఏర్పాటు చేయగా.. అక్కడ ఒక్కచోటే ఏకంగా 4 లక్షల మందికిపైగా గుమికూడినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదికాక.. తీరం వెంబడి సుమారు 14-15 కి.మీ. మేర జనాలు చేరి విన్యాసాలు వీక్షించారు. పోలీసులు కొన్నిస్లాట్లు ఇచ్చినా అవి వెంటనే నిండిపోవడంతో మిగిలిన వాహనాలు రోడ్లపైనే ఉండిపోయాయి. వాహనాలు వదిలేసి వారెక్కడో వెళ్లి విన్యాసాల్ని వీక్షించడంతో అవి దారుల్ని బ్లాక్ చేశాయి. మధ్యాహ్నం.. తీవ్ర ఎండ.. గంటలు తరబడి వేచి చూడటంలాంటివి ప్రజలను అవస్థలకు గురిచేశాయి.

రైళ్లకు వేలాడుతూ..

ఎయిర్‌షో చూసేందుకు వచ్చేవారితో దారులన్నీ రద్దీగా మారగడంతో వాహనాలను సైతం పలు మార్గాల్లో పోలీసులు ఆపేశారు. 2, 3 కి.మీ. మేర నడకద్వారానే జనాలు బీచ్‌కు రావాల్సి వచ్చింది. ఈ తరహా ఇబ్బందులుపడలేక చాలామంది సబర్బన్ రైళ్లను ఆశ్రయించి బీచ్‌వైపు వచ్చే ప్రయత్నం చేశారు. దక్షిణ చెన్నైవైపు నుంచి వచ్చేవారితో వేళచ్చేరి సబర్బన్ స్టేషన్ కిక్కిరిసిపోయింది. షో సమయం అవుతుండటంతో రద్దీ పెరిగి తోపులాటలయ్యాయి. రైళ్ల తలుపుల దగ్గర, కిటికీల్ని పట్టుకుని వేలాడుతూ ప్రయాణికులు వెళ్లడం ఆందోళనకు గురిచేసింది. సరిపడా రైళ్లు రాకపోవడంతో చాలామంది పట్టాలమీదుగా బీచ్‌రోడ్డుకు చేరుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సైతం చక్కర్లుకొట్టాయి.



సబర్బన్ రైలులో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యం

ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు..

ఇంత పెద్దఎత్తున ట్రాఫిక్ నగరానికి వచ్చినప్పుడు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై జనాలు తీవ్ర విమర్శలు చేశారు. కేవలం బీచ్‌రోడ్డుపైనే దృష్టిసారించడం, ఇతర దారుల గురించి పెద్దగా ఆలోచించకపోవడం లోపంగా కనిపిస్తోంది. ప్రధాన రహదారుల్లో మినహా ద్వితీయ, తృతయ దారుల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు శూన్యం. ఇన్నేసి లక్షలమంది వచ్చినప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర ప్రజలకు ఇబ్బంది కలగకుండా అదనంగా వాలంటీర్లను, ఇతర సిబ్బందిని ట్రాఫిక్ నియంత్రణకు వాడాల్సి ఉంది. చాలా వీధుల్లో స్థానికులే దాతృత్వం చూపి.. ట్రాఫిక్‌లో చిక్కుకున్నవారికి సహకరించారు. వారికి సరైన దారి చూపడం, నీరు ఇతరత్రా అందించారు.

వాహనం తీసుకొచ్చేందుకు వెళ్లి..

ప్యారిస్: కార్తికేయన్ అనే వ్యక్తి భార్య మాట్లాడుతూ.. తన భర్త కార్యక్రమం ముగిసిన తర్వాత ద్విచక్ర వాహనాన్ని తీసుకొస్తానని చెప్పి వెళ్లాడని, రెండు గంటలైనా తిరిగి రాలేదన్నారు. ఎంత ప్రయత్నించిన ఫోన్ కలవలేదని, సిగ్నళ్లు కూడా అందలేదన్నారు. అనంతరం ఫోన్ చేసినప్పుడు ఎవరో తీసి తన భర్త స్పృహకోల్పోయినట్లు తెలిపారన్నారు. కొకేషన్ పంపినా అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, ఎటు వైపు వెళ్తున్నామనేది కూడా తెలియలేదన్నారు. పోలీసుల సాయంతో అక్కడికెళ్లి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినా కార్తికేయన్ మృతి చెందినట్లు చెప్పారన్నారు.

రెండు గంటల వరకు రోడ్డుపైనే..

మెరీనా బీచ్ నుంచి జాన్ అనే వ్యక్తి ఇంటికొస్తుండగా స్పృహకోల్పోయాడని, అక్కడ అంబులెన్స్ ఉన్నా ఎక్కించుకోలేదని కుటుంబీకులు తెలిపారు. చనిపోయాడని, ఎందుకు ఎక్కించడమని అంబులెన్స్ సిబ్బంది చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు గంటల వరకు రోడ్డులోనే పడుకోబెట్టారని, సరైన వసతులు ఉంటే తామే తీసుకెళ్లి ప్రాణాలు కాపాడుకునేవారమని, గొడవ చేయడంతో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పరిశీలించిన డాక్టర్లు అతను మృతి చెందినట్లు చెప్పారన్నారు.

ప్రథమ చికిత్స లేక..

దినేష్ అనే వ్యక్తికి ప్రథమ చికిత్స అందించి ఉంటే కాపాడి ఉండొచ్చని, అక్కడ అలాంటి వసతుల్లేవని అతని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెన్నైలోనే ఎందుకు?


ఈ తరహా ఎయిర్‌షోలు ఇదివరకు దిల్లీవరకే పరిమితమయ్యేవి. దేశవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో దిల్లీని దాటి తొలిసారిగా చండీగఢ్‌లో నిర్వహించారు. గతేడాది ప్రయాగ్‌రాజ్‌లో జరిపారు. ఈ ఏడాది భారత వైమానికదళం 92వ వార్షికోత్సవం సందర్భంగా చెన్నైను ఎంచుకున్నారు. ఇందులో 72 ఎయిర్‌క్రాఫ్ట్‌లు తమ విన్యాసాలు చూపించాయి. విన్యాసాలపై వారం రోజులుగా చెన్నై బీచ్‌రోడ్డులో రిహార్సల్స్ జరుగుతుండటం.. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం జరగడంతో ఆదివారం లక్షలాదిగా జనాలు తరలివచ్చారు. చెన్నై బీచ్‌తో పాటు వివిధ ప్రాంతాలనుంచి 15లక్షలకు మించి వీక్షించారని అధికారికంగా రక్షణదళాలు ప్రకటించాయి. ఈ విన్యాసాలు, ఇంతమంది జనం రావడాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కించే ప్రయత్నం కూడా జరిగింది. ఈ ఫలితం రావాల్సి ఉంది.



బీచ్‌లో బాధితురాలిని తీసుకెళ్తున్న సహాయక సిబ్బంది

ఐదుగురి మృతి రాజకీయం చేయొద్దు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: మెరీనా తీరంలో ఎండ తాకిడికి ఐదుగురు మృతి చెందిన విషయాన్ని రాజకీయం చేయొద్దని ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ కోరారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎయిర్‌షో తిలకించడానికి వచ్చి ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం చెప్పలేదన్నారు. ఐదుగురు మృతి అనుకోని విధంగా జరిగిందని, రద్దీ కారణంగా ప్రాణాలు కోల్పోలేదన్నారు. ఎండ తాకిడితోనే మృత్యువాతపడ్డారని చెప్పారు. చనిపోయిన తర్వాతే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. ఆస్పత్రికి వచ్చాక ఎవరూ మృతి చెందలేదని చెప్పారు. ఏడుగురు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఎయిర్‌షో సమయాన్ని నిర్ణయించింది వైమానికదళమేనని, వారు కోరిన అన్ని సౌకర్యాలు కల్పించి ఇచ్చామన్నారు. ఎండ కారణంగా గొడుగు, నీళ్లు వెంట తెచ్చుకోవాలని వైమానికదళం ప్రకటించిందని గుర్తు చేశారు. వైమానికదళం 100 పడకలతో కూడిన వార్డు కోరగా, ప్రభుత్వం తరఫున 4వేల పడకలతో సిద్ధం చేశామని చెప్పారు. అత్యవసరానికి 40 అంబులెన్స్‌లు పెట్టామని వివరించారు.



విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి మా.సుబ్రమణియన్

అన్ని శాఖల సమన్వయం..

మేయర్ ప్రియ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రెండు సమావేశాలు నిర్వహించి వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ తరఫున దుకాణాలు తొలగించి, బారికేడ్లు అమర్చామన్నారు. ఎండ తాకిడికే స్పృహ కోల్పోయారన్నారు.

బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటన

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నైలో ఆదివారం జరిగిన ఎయిర్ షోను తిలకించడానికి మెరీనా తీరానికి తరలివచ్చిన ప్రజల్లో ఐదుగురు మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున సాయాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ షో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు, కార్యక్రమానికి అవసరమైన పాలనా సహకారం అందించినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. భారత వైమానికదళం అభ్యర్థనకు మించి ఏర్పాట్లు చేశామన్నారు. అనూహ్యంగా ఎక్కువ సంఖ్యలో సందర్శకులు రావడంతో కార్యక్రమం ముగిసిన తర్వాత వారు తమ వాహనాలు చేరుకోవడానికి, పౌర రవాణా సేవలు పొందడానికి ఇబ్బంది పడినట్లు తెలిసిందన్నారు. ఎండ తీవ్రత, పలు వైద్య కారణాలతో ఐదుగురు మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయాన్ని అందించనున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కూడా ప్రకటించింది.

డీజీపీ నివేదిక దాఖలు చేయాలి

ప్యారిస్, న్యూస్‌టుడే: మెరీనా బీచ్‌లో ఎయిర్ షో వీక్షించేందుకు వచ్చిన వారిలో ఐదుగురు మృతిచెందడం, పలువురు స్పృహ కోల్పోవడానికి పోలీసుల భద్రతాలోపం, తగిన ముందస్తు చర్యలు చేపట్టకపోవడమే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెరీనాలో మరణాలపై నివేదిక దాఖలు చేయాలని డీజీపీ శంకర్‌జివాల్‌కి హోంశాఖ కార్యదర్శి ధీరజ్‌కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.



మెరినాలో 18.5 టన్నుల వ్యర్థాలు తొలగింపు

వైమానికదళ ఎయిర్‌షో జరిగిన మెరినా తీరంలో ఆదివారం ఒక్కరోజే 18.5 టన్నుల చెత్త తొలగించినట్లు చెన్నై కార్పొరేషన్ తెలిపింది. ప్రజలు వెంట తెచ్చుకున్న తినుబండారాలు, మంచినీళ్లు, శీతలపాయాల ఖాళీ సీసాలతో మెరినా తీరం నిండిపోయింది.. చెన్నై కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు ఎయిర్‌షోకి ముందు, తర్వాత శుభ్రతా పనులు చేపట్టారు. 128 మంది కార్మికులు పాల్గొన్నారు. 30కుపైగా వాహనాల సాయంతో వ్యర్థాలు తొలగించారు. 4 టన్నుల వరకు టెట్రా బాటిళ్లు ఉండటం గమనార్హం.

- న్యూస్‌టుడే, ఆర్కేనగర్

ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం: ఓపీఎస్

వేళచ్చేరి, న్యూస్‌టుడే: చెన్నై బీచ్‌రోడ్డులో నిర్వహించిన ఎయర్‌షోకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు, చర్యలు తీసుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని మాజీ సీఎం ఓ.పన్నీర్‌సెల్వం ధ్వజమెత్తారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో.. కార్యక్రమానికి ఎందరు హాజరవుతారు, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకొంటున్న డీఎంకే ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

బాధాకరం..

వేళచ్చేరి: ఎయిర్ షో నేపథ్యంలో ఐదుగురు మృతి చెందడం బాధాకరమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు దారుల్లో చిక్కుకున్నారని, వసతుల్లేక, ఎండ తీవ్రతకు, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారన్నారు.

ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో..: ఈపీఎస్

సేలం: మెరీనా తీరంలో ఎయిర్ షో సందర్భంగా జరిగిన ప్రాణనష్టానికి ముఖ్యమంత్రి స్టాలిన్ బాధ్యత వహించాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. సోమవారం సేలంలో విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకే ఎయిర్‌షోకు లక్షలాది మంది హాజరయ్యారన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టని కారణంగానే ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి, రాష్ట్రమంత్రులు సురక్షిత ప్రాంతంలో కూర్చున్నారని, ప్రజల బాగోగులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

సీఎం బాధ్యత వహించాలి

ఆర్కేనగర్: ఎయిర్‌షోకు తగిన భద్రతా ఏర్పాట్లు, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వసతులు కల్పించకపోవడం డీఎంకే ప్రభుత్వ లోపమేనని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. ఐదుగురు మృతికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎడప్పాడి కారణంగా అన్నాడీఎంకేకు 50 శాతం ఓట్లు తగ్గాయని ఆరోపించారు. తంజావూర్‌లో సోమవారం దినకరన్ నేతృత్వంలో పార్టీ సమావేశం జరిగింది. దివంగత నేతలకు నివాళులర్పించి పలు తీర్మానాలు నెరవేర్చారు. ప్రధాన కార్యదర్శిగా దినకరన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.



కార్యక్రమంలో టీటీవీ దినకరన్ తదితరులు



పక్షులకు ఆహారం అందిస్తున్న ముఖ్యమంత్రి



పూల మొక్కలు తిలకిస్తూ..

కలైజ్ఞర్ శతాబ్ది పార్కు ప్రారంభం

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై గోపాలపురంలోని కెథడ్రల్ రోడ్డులో ఏర్పాటు చేసిన కలైజ్ఞర్ శతాబ్ది పార్కును ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. పార్కులోని ఏర్పాట్లను తిలకించి అక్కడి పక్షులకు ఆహారం అందించారు. సెమ్మొళి పార్కుకు ఎదురుగా, సెంగాంతళ్ పార్కు సమీపాన 6.09 ఎకరాల్లో, రూ.45.99 కోట్లతో దీనిని ఏర్పాటు చేశారు. పిల్లల నుంచి పెద్దలు వరకు అందరినీ అలరించేలా పలు వసతులు కల్పించిన ఈ పార్కు ప్రవేశఛార్జీ పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50గా నిర్ణయించారు. వెబ్‌సైట్ ద్వారా ప్రవేశ టికెట్ పొందొచ్చు. క్యూ ఆర్ కోడ్ ద్వారానూ ప్రవేశ టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. రాత్రి సమయంలో రంగురంగుల కాంతులతో నీటిని వెదజల్లే పౌంటెయిన్ల మ్యూజిక్ షో సందర్శకులను ఆకట్టుకుంది.

‘గ్రూప్ బీ’ పోస్టులకు వయోపరిమితి సడలించండి

- ఎల్జీకి పుదుచ్చేరి డీఎంకే వినతి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పుదుచ్చేరి ప్రభుత్వ శాఖల్లో ‘గ్రూప్ బి’ పోస్టులకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇవ్వాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఆ రాష్ట్ర డీఎంకే విన్నవించింది. పార్టీ ఆర్గనైజర్, ప్రతిపక్షనేత శివ నేతృత్వంలో ఎమ్మెల్యేలు కెన్నడి, సెంథిల్‌కుమార్, సంపత్ తదితరులు సోమవారం రాజ్‌నివాస్‌లో ఎల్జీని కలిసి వినతిపత్రం అందించారు. అందులో.. పుదుచ్చేరి రాష్ట్ర విద్యాభివృద్ధికి ఇచ్చే ప్రోత్సాహం కారణంగా ఏటా వేలసంఖ్యలో పట్టభద్రులు తయారవుతున్నారని చెప్పారు. వారికి ఉద్యోగవకాశాలు సరిగా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగవకాశాలు ఉన్నా నియామక బోర్డు లేకపోవడంతో గ్రూప్ బి, సి పోస్టులకు ఉద్యోగులను ఎంపిక చేయలేని సమస్య కొనసాగుతోందన్నారు. గ్రూప్ బి పోస్టులను ప్రజాపనులశాఖ జూనియర్ ఇంజినీర్, ఓవర్‌సీస్, విద్యాశాఖలో గ్రాడ్యుయేట్ టీచర్ తదితర పోస్టుల కోసం నియామక ప్రకటన తాజాగా వెలుడిందన్నారు. 10 ఏళ్ల తర్వాత ఆలస్యంగా వచ్చిందన్నారు. సకాలంలో వెలువడి ఉంటే చాలామంది గ్రాడ్యుయేట్లు హాజరయ్యే అవకాశం ఉండేదన్నారు. వయో పరిమితి కారణంగా చాలామంది హాజరు కాలేలని పరిస్థితి ఎదురవుతోందన్నారు. 3 ఏళ్ల సడలింపు ద్వారా చాలామందికి పరీక్షలో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు.



ఎల్జీ కైలాష్‌నాథన్‌కు వినతిపత్రం అందిస్తున్న ప్రతిపక్షనేత శివ

అన్నపూర్ణగా కన్యకాపరమేశ్వరి అభయం

ప్యారిస్, న్యూస్‌టుడే: జార్జిటౌన్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గురువారం నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చతుర్వేద పారాయణాలు, మూల మంత్ర హోమాలతో ఐదవ రోజైన సోమవారం వేడుకలకు నాంది పలికారు. అమ్మవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తికి త్రికాల అభిషేకాలు, అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు. సాయంత్రం మూలవిరాట్టును బంగారు ఆభరణాలతో, ఉత్సవమూర్తిని వృషభ వాహనంపై అన్నపూర్ణగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీలక్ష్మీ నృత్యాలయ విద్యార్థుల భరతనాట్యం, ప్రవీణ్ పండిట్ సాక్సాఫోన్ విన్యాసం, సహానా, మనో రంజని బృందాల భక్తి గేయాలాపన, ఊరా ఆంజనేయులు గాత్రకచేరి జరిగాయి. సోమవారం ఉత్సవానికి మామండూరు కృష్ణమూర్తి శెట్టి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు. పాలకమండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.



అన్నపూర్ణాదేవి అలంకరణలో కన్యకాపరమేశ్వరి

తిరుప్పూర్‌లో కొత్త పోలీసు కమిషనరేట్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తిరప్పూర్ నగర పోలీస్ కమిషనరేట్ కొత్త కార్యాలయం ప్రారంభమైంది. అవినాశి రోడ్డులో రూ.1.90 కోట్లతో నిర్మించారు. కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల గదులు, కంట్రోల్ రూమ్, సెంట్రల్ నేరవిభాగ తదితర పలు కార్యాలయాలున్నాయి. పోలీస్ క్వార్టర్స్ కూడా నిర్మించారు. ఈ భవనాన్ని సోమవారం ఉదయం చెన్నై నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్ వీసీ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. మంత్రి స్వామినాథన్, ఎంపీ సుబ్బరాయన్, ఎమ్మెల్యే సెల్వరాజ్, మేయర్ దినేష్‌కుమార్, కలెక్టర్ క్రీస్తురాజ్, పోలీస్ కమిషనర్ లక్ష్మి, ఎస్పీ అభిషేక్ గుప్తా తిరుప్పూర్‌లో జ్యోతి వెలిగించి కార్యాలయాన్ని ప్రారంభించారు.



జ్యోతి వెలిగిస్తున్న మంత్రి స్వామినాథన్ తదితరులు

వేగంగా నగరపాలక సంస్థల విస్తరణ

2025 జనవరిలోగా తాంబరం, ఆవడిలో పలు పంచాయతీల విలీనం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: చెన్నై మహానగరం సమీపంలోని తాంబరం, ఆవడి నగరపాలక సంస్థల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 37 గ్రామ పంచాయతీలను అనుసంధానించే విధంగా వాటి సరిహద్దులను విస్తరింపజేయాలని తీర్మానించారు. వచ్చే ఏడాది జనవరిలోగా పనులు పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ, నగర ప్రాంతాలకు అధిక సంఖ్యలో జనాలు వలస వస్తున్న నేపథ్యంలో నగరాల విస్తీర్ణం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నగర, పురపాలక సంస్థలను విస్తరింపజేశారు. అరియలూర్, చెంగల్పట్టు, మన్నార్‌కుడి, తిరువారూర్, విరుదునగర్ నగరపాలక సంస్థలు, పొన్నేరి, ఆరణి, తిరువడిపురం, వందవాసి తదితర పురపాలక సంస్థలను విస్తరించారు. అదేవిధంగా చెన్నై సమీపంలోని తాంబరం, ఆవడి కార్పొరేషన్లను విస్తరిస్తున్నారు. ఆ ప్రకారం తాంబరం కార్పొరేషన్‌లో అగరం సౌత్, మేడవాక్కం, కోవిలంబాక్కం, గౌల్ బజార్, ముడిచ్చూర్,


ఆవడి నగరపాలక సంస్థ కార్యాలయం

పెరుంబాక్కం, నన్మంగళం, పొళిచ్చలూర్, త్రిశూలం, ఒట్టియంబాక్కం, తిరువంజేరి, వేంగైవాసల్, మదురపాక్కం, మూవరసంపట్టు తదితర 18 గ్రామాలను విలీనం చేయనున్నట్లు ప్రకటించారు.

172.34 చ.కి.మీతో తాంబరం

తాంబరం కార్పొరేషన్ 84.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి 172.34 చ.కి.మీ విస్తరించనుంది. ఇది గ్రేటర్ చెన్నైలో నాలుగింట ఒకభాగం. అనుసంధానించడం ద్వారా జనాభా 7,23,017 నుంచి 10,08,473కి పెరుగుతుంది. 2019లో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా నగరపాలక సంస్థగా స్థాయి పెంచినప్పుడు తొలుత మినహాయించిన పంచాయతీలను చేర్చాలన్న చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

188 చ.కి.మీతో ఆవడి

ఆవడి నగరపాలక సంస్థలో తిరువేర్కాడు, పూందమలి, తిరునిండ్రవూరు, వానగరం, అయ్యప్పాక్కం, నెమిలిచ్చేరి, అడైయాలంపట్టు, నడుకుత్తై, కాట్టుప్పాక్కం, చెన్నీర్‌కుప్పం, వరదరాజపురం, పారిక్కాడు, నజరత్‌పేట, అగరంమేల్, పానవీడుతోట్టం, పారివాక్కం, కణ్ణప్పాలయం, సోరంజేరి తదితర ప్రాంతాలను విలీనం చేయనున్నారు. అంతేకాకుండా మోరై, వెళ్లానూర్, పళవేడు, మేప్పూర్ తదితర 19 గ్రామ పంచాయతీలను అనుసంధానిస్తారు. తద్వారా ఆవడి కార్పొరేషన్ 65 చ.కి.మీ విస్తీర్ణం నుంచి 188 చ.కి.మీకు పెరుగుతుంది. జనాభా 3,45,996 నుంచి 6,95,212కు పెరుగుతుందని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీ అధ్యక్షుల పదవీకాలం 2024 డిసెంబరు ఆఖరి వరకు ఉంటుంది. తర్వాత తాంబరం, ఆవడి నగరపాలక సంస్థలలో 37 గ్రామ పంచాయతీలను అనుసంధానిస్తారు.

అరుణాచలేశ్వరస్వామిని దర్శించుకున్న

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి


పూజలో డీకే శివకుమార్ దంపతులు

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుటుంబ సమేతంగా సోమవారం అరుణాచలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం తరపున ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలకు ముందు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకున్నానని, తర్వాత తమ రాష్ట్రంలో గొప్ప ప్రభుత్వం ఏర్పడిందన్నారు. వర్షాలు బాగా కురిశాయన్నారు. మళ్లీ ఇప్పుడు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. నదులలో నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

అన్బళగన్ సోదరి మృతికి ఈపీఎస్ సంతాపం

వేళచ్చేరి, న్యూస్‌టుడే: పుదుచ్చేరి రాష్ట్ర అన్నాడీంకే కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అన్బళగన్ సోదరి గౌరి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఆమెను కోల్పోయిన అన్బళగన్, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

వడపళని, న్యూస్‌టుడే: విద్యుత్తుశాఖ చేపడుతున్న మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు న్యూవాషర్‌మెన్ పేట, ఈంజంబాక్కం ప్రాంతాల్లోని పలు వీధుల్లో సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం సమీప కొయాంబాంది విద్యుత్తు ఉప కేంద్రంలో మంగళవారం మాసాంతర అత్యవసర మరమ్మతులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉత్తిరమేరూర్, నీరడి, వేదపాక్కం, తిరుపులివనం, మేల్‌పాక్కం, శిలాంబాక్కం, మాగరల్, ఆండితాంగల్, ఆర్పాక్కం, కలకాటూర్, ఐయంగార్ కుళం మొదలైన ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

ఐఐటీఎంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు

ప్రత్యేక శిక్షణ

వడపళని, న్యూస్‌టుడే: పారిశ్రామిక రంగానికి కావలసిన సాంకేతికతతో కూడిన నైపుణ్యంపై మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్‌తో సంబంధమున్న ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్, ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్‌తో 'స్వయం ప్లస్' సంస్థ చేతులు కలిపింది. శిక్షణలో మంచి నైపుణ్యం, పనితనాన్ని కనబరచిన విద్యార్థులకు ప్రాంగణ నియామకాలకు కూడా సహకారం ఉంటుందని ఐఐటీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఐఐటీఎంలో జరిగే శిక్షణకు అక్టోబరు 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి. శిక్షణ అక్టోబరు 14 నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది. ఔత్సాహికులు https:///iitmpravartak.org.in/digital_mfg-practice వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఐఐటీ ప్లానింగ్ విభాగ డీన్, ఆచార్యులు ఆర్.సారథి శిక్షణ ప్రాముఖ్యత గురించి వివరించారు. రాయితీతో కూడిన రుసుము జీఎస్టీ కాకుండా రూ.6 వేలు చెల్లించాలి. రూ.650 రుసుముతో ప్రాంగణంలో భోజనం, బస వసతి కల్పిస్తారు. బస కావాలనుకునేవారు అక్టోబరు 10వ తేదీలోగా వివరాలు తెలియజేయాలి.

నూతన కమిషనర్ బాధ్యతల స్వీకరణ

అరక్కోణం, న్యూస్‌టుడే: అరక్కోణం మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా కన్నియప్పన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు కమిషనర్‌గా పనిచేసిన రఘురామన్ బదిలీపై వెళ్లారు.

రవాణాశాఖ కార్మికులకు బోనస్ ఇవ్వాలి: ఏఐటీయూసీ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రవాణాశాఖ కార్మికులకు బోనస్‌కు సంబంధించి ప్రకటన వెంటనే విడుదల చేయాలలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ప్రధాన కార్యదర్శి ఆర్ముగం రవాణాశాఖ కార్యదర్శికి పంపిన లేఖలో.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. 2023-24 ఆర్థికసంవత్సరంలో బోనస్, గ్రాట్యూటీని ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్లలో చట్టబద్ధమైన కనీస వేతనాలుగా లెక్కించాలని, తదనుగుణంగా 25శాతం బోనస్ చెల్లించాలని తెలిపారు. కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులు, క్యాంటీన్ కార్మికులు, బస్‌బాడీ క్లీనర్లు, బస్టాండ్లలో 2023-24 ఆర్థికసంవత్సరంలో 30రోజులకు పైగా పనిచేసిన వారందరికి చట్టం ప్రకారం బోనస్ ఇవ్వాలని కోరారు.

రైతుల జీవనాధారం పెంపొందించాలి


విలేకరులతో మాట్లాడుతున్న సెల్వపెరుంతగై

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: రైతుల జీవనాధారం పెంపొందించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై కోరారు. కోవై విమానాశ్రయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. కొంగు మండల ప్రాంతంలో నిర్వహిస్తున్న రైతు సమావేశంలో తాను పాల్గొనడానికి వచ్చినట్లు తెలిపారు. ఆనమలై నల్లారు పథకం పై చర్చ జరుగుతున్నాయని, ఆ పథకాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రైతుల సంక్షేమానికి గత మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వ్యతిరేకంగా మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టడానికి యత్నించిందని తెలిపారు. రైతుల జీవనోపాధి పెంపొందించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని, తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తగిన దర్యాప్తు జరిపించి తీర్పు ఇవ్వాలని కోరారు.

చేనేతశాఖ పథకాల పురోగతిపై సమీక్ష

విల్లివాక్కం, న్యూస్‌టుడే: చేనేత శాఖ పథకాల పురోగతిపై మంత్రి ఆర్ గాంధీ సోమవారం సచివాలయంలో శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాసనసభలో 2021-25 వరకు ప్రకటించిన ప్రకటనలపై చర్చలు, 2025 సంక్రాంతికి ఉచిత ధోవతులు, చీరల పంపిణీ, పాఠశాలలకు ఏకరూప దుస్తుల పంపిణీ తదితర వాటిపై చర్చించారు. సమావేశంలో శాఖ కార్యదర్శి అముదవల్లి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ఆర్ గాంధీ

త్యాగరాజస్వామి సేవలో

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: భాజపాలో కొత్త సభ్యుల చేరిక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తిరువారూర్ విచ్చేశారు. ముందుగా ఆమె ప్రసిద్ధ త్యాగరాజర్ ఆలయాన్ని సందర్శించారు. ఆమెకు ఆలయం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం త్యాగరాజస్వామి, కమలాంబాల్‌ని దర్శించుకున్నారు. తర్వాత సభ్యుల చేరిక కార్యక్రమాన్ని ప్రారంభించి సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు.


పూజలో పాల్గొన్న నిర్మలాసీతారామన్

పాఠశాలకు బాంబు బెదిరింపు

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోవై అవినాశి రోడ్డులోని స్టేన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల ఈ-మెయిల్‌కు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. వెంటనే పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బాంబు స్క్వాడ్‌తో పాఠశాలకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబు లభించలేదు. రెండు రోజుల క్రితం ఇదేవిధంగా కోవైలోని ఓ స్టార్ హోటల్‌కు, కోవై రామనాథపురంలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం.

పోలీసుల ఆత్మీయ కలయిక


రామసుబ్రమణికి జ్ఞాపిక అందిస్తున్న నిర్వాహకులు

తిరుత్తణి, న్యూస్‌టుడే: పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు సుమారు 38 ఏళ్ల తర్వాత తిరుత్తణిలో సోమవారం కలుసుకున్నారు. వేలూరు పోలీసు శిక్షణ కేంద్రంలో 1986లో శిక్షణ పొందిన 535 మంది పోలీసులు ఇంతకాలం వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. వారిలో అనేకమంది సబ్ ఇన్‌స్పెక్టర్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విశ్రాంత ఐజీ రామసుబ్రమణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన్ను నిర్వాహకులు జ్ఞాపికతో సత్కరించారు.

ఇర్ల కుటుంబాలకు గృహాలు సిద్ధం


నిర్మాణంలో ఉన్న గృహాలు

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం జిల్లా ఉత్తిమేరూర్ పంచాయతీ యూనియన్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కారియమంగళం, నాంజిపురం, కరువేపంపూండి, పెన్నలూర్, పళవేరి మొదలైన గ్రామాల్లో నివాసం ఉంటున్న 77 ఇర్ల కుటుంబాలకు ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద తలా రూ.5.70 లక్షల వ్యయంతో గృహాలను నిర్మించే పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా కున్నవాక్కం, మానాంబది, ఆదవంబాక్కం, పెరునగర్, మరుత్తువన్‌పాడి మొదలైన పంచాయతీల్లోని 73 ఇర్ల కుటుంబాలకు తలా రూ.4.63 లక్షల వ్యయంతో ఇళ్లను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తిరమేరూర్ యూనియన్ బీడీవో లోకనాథన్ మాట్లాడుతూ... ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయని, గృహాలకు విద్యుత్తు కనెక్షన్లు, తాగునీటి కొళాయి కనెక్షన్లు ఇస్తున్నామని, పనులు పూర్తి కాగానే ఈశాన్య రుతుపవనాల వర్షాలకు ముందుగానే లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని తెలిపారు.


జలవనరులశాఖ మంత్రి దురైమురుగన్ సోమవారం సచివాలయంలో జోనల్ ఇంజినీర్లతో సమావేశమయ్యారు. శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ మణివాసన్, అదనపు కార్యదర్శి మలర్‌విళి, చీఫ్ ఇంజినీరు మన్మదన్, ప్రత్యేక కార్యదర్శి శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు. - విల్లివాక్కం, న్యూస్‌టుడే

హొగినేకల్‌లో దోనెల షికారుకు అనుమతి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కావేరి నది పరివాహక ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ఉదయం 8 గంటలకు హొగినేకల్ జలపాతానికి 17 నుంచి 13 వేల ఘనపుటడుగులకు నీటిరాక తగ్గింది. అయినా మెయిన్, ఐందరువి, సినీ ఫాల్స్ తదితర జలపాతాల్లో ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో సోమవారం నుంచి పర్యాటకులు స్నానం చేయడానికి, దోనెల షికారుకు జిల్లా యంత్రాంగం అనుమతించింది. దీంతో పర్యాటకులు ప్రధాన జలపాతంలో ఉత్సాహంగా స్నానం చేసి దోనెలలో షికారు చేశారు.


దోనెల షికారులో పర్యాటకులు


తమిళనాడు పట్టణ జీవనాధార కార్పొరేషన్ తరపున నాలుగేళ్లలో చేసిన ప్రకటనలు, వాటి అమలు తీరుపై చెన్నై సచివాలయంలో ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి టీఎం అన్బరసన్ నేతృత్వంలో సోమవారం సమీక్ష జరిగింది. గృహవసతి, తమిళనాడు రీహాబిటేట్ శాఖ ముఖ్య కార్యదర్శి కాక్లర ఉషా, కార్పొరేషన్ ఎండీ ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. - వేళచ్చేరి, న్యూస్‌టుడే


బోండాలో బ్లేడు



హోటల్‌కు తాఖీదు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: చెన్నై విల్లివాక్కం సిట్కో పరిశ్రమ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హోటల్‌కు అధికారులు తాఖీదులిచ్చారు. అదే ప్రాంతానికి చెందిన వివేక్ అనేవ్యక్తి బంధువు శనివారం హోటల్ నుంచి తన బిడ్డకు బోండా కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. తినేటప్పుడు అందులో బ్లేడు నోట్లో చిక్కుకుంది. గమనించిన తల్లిదండ్రులు, బంధువులు హోటల్ వద్దకు వెళ్లి వాగ్వాదం చేశారు. యజమాని సరిగా సమాధానం ఇవ్వకపోవడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. చెన్నై జిల్లా ఆహారభద్రతా అధికారులు తనిఖీలు చేశారు. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. వివరణ కోరుతూ అధికారులు హోటల్‌కు నోటీసులు ఇచ్చారు.

ముఖ్యమంత్రికి జీవిత సాఫల్య పురస్కారం



స్టాలిన్‌కు పురస్కారం అందిస్తున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: ఆసియా హెచ్‌ఆర్‌డీ అవార్డ్స్ తరపున ముఖ్యమంత్రి స్టాలిన్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డ్స్ వ్యవస్థాపకుడు, సైబర్ జయ విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ డాక్టర్ బాలన్ సోమవారం సచివాలయంలో స్టాలిన్‌కు పురస్కారం ప్రదానం చేశారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. 12 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఈ అవార్డు అందించామన్నారు. మానవ వనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందించామని తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఒకేషనల్ స్కిల్స్ డెవలప్‌మెంట్ ద్వారా లక్షలాది మందికి ముఖ్యమంత్రి నైపుణ్య శిక్షణ అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసియా మానవ వనరుల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, బహ్రెయిన్ మాజీ మంత్రి ఫామి జోవ్‌దెర్, కమిటీ ఉపాధ్యక్షుడు, మాల్దీవులు మాజీ రాష్ట్రపతి ముహమదు వహీద్, సైబర్‌జయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ డేవిడ్ విట్‌ఫోర్డ్ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ భవనాలు ప్రారంభం

చెన్నై, న్యూస్‌టుడే: పోలీసు, అగ్నిమాపక, ఫోరెన్సిక్ సైన్స్ శాఖల ద్వారా పలు జిల్లాల్లో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి స్టాలిన్ సచివాలయం నుంచి సోమవారం ప్రారంభించారు. ఈ నిర్మాణాల్లో పోలీసుశాఖ తరపున రూ.56.27 కోట్లు, అగ్నిమాపక సహాయక చర్యలు శాఖ తరపున రూ.18.78 కోట్లు, ఫోరెన్సిక్ సైన్స్ శాఖ తరపున రూ.3.76 కోట్లతో చేపట్టిన భవనాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మురుగానందం, హోం, ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్, డీజీపీ శంకర్ జివాల్, అగ్నిమాపక, సహాయక చర్యల శాఖ సంచాలకులు అభాష్‌కుమార్, తమిళనాడు పోలీసు గృహనిర్మాణ కార్పొరేషన్ ఛైర్మన్ శైలేశ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మృతులకు తగిన పరిహారం అందించాలి : పి.చిదంబరం

ప్యారిస్, న్యూస్‌టుడే: ఎయిర్ షోకు వచ్చి ఎండ తీవ్రతకు మృతిచెందిన వారికి తగిన పరిహారం అందించాలని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. శివగంగైలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... చెన్నై మెరీనా బీచ్‌లో ఎయిర్‌షో నిర్వహించడం స్వాగతించాల్సిన విషయమేనని, కానీ, అక్కడ తోపులాట కారణంగా పలువురు మృతి చెందినట్లు తెలియలేదని, ఎండ తీవ్రతకు స్పృహకోల్పోయి చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని, వారికి ప్రభుత్వం పరిహారం అందజేయాలన్నారు. హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు.

జీవన్మృతుడి అవయవాల దానం

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: జీవన్మృతుడి అవయవాల దానంతో నలుగురికి పునర్జన్మ లభించింది. చెన్నై పుళల్ సమీపంలోని కదిర్‌వేడు ప్రాంతానికి చెందిన విజయరాజ్ (47) ఈనెల 3న ఉదయం నిద్ర లేచే సమయంలో రక్తపోటుతో కిందపడిపోయారు. తలకు తీవ్రగాయమైంది. కుటుంబీకులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెదడులో వాపు ఏర్పడటంతో చికిత్స పొందుతూ జీవన్మృతి చెందారు. ఆయన అవయవాలను దానంగా ఇచ్చేందుకు కుటుంబీకులు ముందుకు వచ్చారు. ఆ మేరకు మూత్రపిండాలు, కాలి ఎముకలు, రెటీనా దానంగా తీసుకున్నట్లు ఆస్పత్రి డీన్ ధరణిరాజన్ తెలిపారు. అందులో ఓ కిడ్నీ, కాలి ఎముకలు రాజీవ్ గాంధీ ఆస్పత్రికి, మరో కిడ్నీ కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి, రెటీనా ఎగ్మూర్ ప్రభుత్వ కంటి ఆస్పత్రికి పంపించామని పేర్కొన్నారు. విజయరాజ్ మృతదేహానికి ఆస్పత్రి సిబ్బంది తరపున అంజలి ఘటించినట్లు తెలిపారు.

రాష్ట్రంలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించాలి

ప్యారిస్, న్యూస్‌టుడే: బ్యాంకు ఉద్యోగాలకు పరీక్షలు రాసే తమిళనాడు అభ్యర్థులకు రాష్ట్రంలోనే కేంద్రాలను కేటాయించాలని కోరుతూ ఎంపీ సు.వెంకటేశన్ ఇండియన్ బ్యాంకు సీఈవోకి లేఖ రాశారు. ఇండియన్ బ్యాంకు నిర్వహించే ప్రాంతీయ బ్యాంకు అధికారి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న తమిళనాడు అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు దిగ్భ్రాంతికి గురయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాంకు సీఈవోకి మదురై ఎంపీ సు. వెంకటేశన్ రాసిన లేఖలో.. తమిళనాడులోని పరీక్ష కేంద్రాలను ఎంపికచేసుకున్న అభ్యర్థులకు బెంగళూరు, హైదరాబాద్, మైసూరు తదితర ప్రాంతాల్లో కేంద్రాలను కేటాయించారన్నారు. దసరాకు అక్టోబరు 11, 12 సెలవులు ప్రకటించారని, బ్యాంకు పరీక్ష 13న ఉందన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చిన అభ్యర్థులకు అసౌకర్యంగా ఉంటుందని, తీవ్ర ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. కావున తమిళనాడు అభ్యర్థులకు రాష్ట్రంలోనే కేంద్రాలను కేటాయించాలని కోరారు.

అరక్కోణంలో భారీ వర్షం

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా అరక్కోణం, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. దీంతో నాగవేడు, తక్కోళం ప్రాంతాలతోపాటు పట్టణంలోని సువాల్‌పేట, ఎస్‌ఆర్‌గేటు, పళనిపేట, తాలూకా ఆఫీస్, తమిళనాడు హౌసింగ్‌బోర్డు తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచాయి. మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి.

ఇజ్రాయెల్ తీరును ఖండిస్తూ నిరసన

వేలూర్, న్యూస్‌టుడే: వేలూర్ కలెక్టరు కార్యాలయం సమీపంలో సీపీఐ తరపున ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర కమిటీ సభ్యురాలు శంకరి, జిల్లా కార్యదర్శి లత నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమలో అనేక మంది నిర్వాహకులు పాల్గొని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


నినాదాలు చేస్తున్న సీపీఐ కార్యకర్తలు


మాక్‌డ్రిల్ ప్రారంభించి తిలకిస్తున్న కలెక్టర్ చంద్రకళ

విపత్తు సహాయక చర్యలపై

మాక్‌డ్రిల్

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా కలెక్టరేట్‌లో ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను రక్షించడంపై సోమవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ చంద్రకళ ప్రారంభించారు. అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది పాల్గొని ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను ఎలా కాపాడుతారో చూపారు. రాణిపేట జిల్లా రెవెన్యూ శాఖ అధికారి సురేష్, కలెక్టరు పీఏ విజయరాఘవన్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మురళి, రాణిపేట అగ్నిమాపక అధికారి శక్తివేల్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తిరుత్తణి కౌన్సిల్ సమావేశం

తిరుత్తణి: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు, అభివృద్ధి పథకాలకు సంబంధించి తిరుత్తణి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సోమవారం చర్చ నడిచింది. తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం కౌన్సిల్ అధ్యక్షురాలు సరస్వతి భూపతి నేతృత్వంలో జరిగింది. 21 వార్డుల కౌన్సిలర్లు పాల్గొని అభివృద్ధి పథకాలపై చర్చించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీరు, వీధులలో విద్యుత్ దీపాలు తదితర మౌలిక వసతులు కల్పించే విషయమై చర్చ జరిగింది. అనంతరం అదే అంశాలపై తీర్మానాన్ని ఆమోదించారు.


సమావేశంలో పాల్గొన్న అధ్యక్షురాలు సరస్వతి, కౌన్సిలర్లు

స్పెయిన్‌లో సందడి చేస్తున్న అజిత్‌కుమార్ కుటుంబం

చెన్నై, న్యూస్‌టుడే: నటుడు అజిత్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి వీధుల్లో భార్య షాలినీతో కలిసి షికారు చేయడం, అక్కడ జరిగిన ఫుట్‌బాల్ పోటీని కుమారుడితో కలిసి షాలినీ వీక్షించడం తదితర ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. భర్తతో కలిసి నడుస్తున్న సెల్ఫీ వీడియోను షాలినీ తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు వైరలవుతున్నాయి.


స్పెయిన్ వీధిలో అజిత్‌కుమార్ దంపతులు



కారును బహూకరిస్తున్న చిత్రబృందం

మగారాజా దర్శకుడికి కారు బహూకరణ

చెన్నై: నిథిలన్ సామినాథన్ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మగారాజా'. జూన్‌లో విడుదలైన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంది. ఇది విజయ్ సేతుపతికి 50వ చిత్రం కావడం గమనార్హం. రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 100వ రోజు విజయోత్సవాలు సందర్భంగా బీఎండబ్ల్యూ కారును విజయ్‌సేతుపతితో కూడిన చిత్రబృందం దర్శకుడు సామినాథన్‌కు అందించింది.

సూర్య 44 చిత్రీకరణ పూర్తి

చెన్నై: దర్శకుడు కార్తిక్ సుబ్బురాజ్, నటుడు సూర్య కాంబినేషన్లో సూర్య 44వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. 'సూర్య 44'గా తాత్కాలిక టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ, కార్తిక్ సుబ్బురాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చుతున్నారు. చిత్రీకరణ పనులు ముగిసినట్టు చిత్రబృందం ప్రకటించింది. చిత్రీకరణ మొదలైన కొన్ని నెలల్లోనే పనులు పూర్తి చేయడం కార్తిక్ సుబ్బురాజ్ ప్లానింగ్, చిత్రీకరణ వేగంపై అభిమానులు అభినందనలు కురిపిస్తున్నారు.


చిత్రబృందం

వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్న రేవతి



చెన్నై: పలు భాషా చిత్రాల్లో నటించిన రేవతి కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 2002లో ఆమె దర్శకత్వం వహించిన 'డియర్ మై ఫ్రెండ్' అనే ఆంగ్ల చిత్రం ఉత్తమ ఆంగ్ల చిత్రం పురస్కారాన్ని అందుకుంది. చివరగా 2022లో కాజోల్, విశాల్ జెత్వ నటించిన 'సలాం వెంకి' చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహించడానికి ఆమె సిద్ధమయ్యారు. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని రేవతి తన సామాజిక మాధ్యమ పేజీలో వెల్లడించారు.

మరికొన్ని సినీ విశేషాలు

❖ నటుడు ధనుష్ దర్శకత్వం వహించి ప్రధానపాత్ర పోషించిన 'రాయన్' విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిత్రంలోని 'వాటర్ పాకెట్' వీడియో పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వీక్షణలు దాటింది. ఈ పాటకు అపర్ణ బాలమురళీ, సుదీప్ కిషన్ చేసిన నృత్యం వైరల్ కావడం గమనార్హం.

❖ వినీత్ ప్రసన్న దర్శకత్వంలో నటుడు హరీశ్ కల్యాణ్ ఓ చిత్రంలో నటించనున్నారు. చిత్రంలో మలయాళ నటుడు సెంబన్ వినోద్ కీలకపాత్రలో నటించనున్నారు. హరీశ్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

'అజిత్ మోటర్ సైకిల్ టూర్స్' ప్రపంచ రికార్డుకు నామినేట్

చెన్నై: నటుడు అజిత్‌కుమార్‌కు చెందిన వీనస్ మోటార్ సైకిల్ టూర్స్ ప్రపంచ రికార్డుకు నామినేట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా బైక్ టూర్ వెళ్లడానికి ఆసక్తి కలిగిన వారికి నటుడు అజిత్‌కుమార్‌కు చెందిన వీనస్ మోటార్ సైకిల్ టూర్స్ సహకారం, సూచనలు అందిస్తోంది. ఈ సంస్థ అండమాన్‌లో నిర్వహించిన హాఫ్-డెవిల్ సన్ రైడ్ ద్వారా 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'కు నామినేట్ అయ్యింది.

కాంచీపురంలో రోడ్ల పునరుద్ధరణ

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో కొత్తగా విలీనమైన ఓరిక్కై, నత్తపేట, వెలిబీమం మొదలైన ప్రాంతాల్లో రూ.300 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు, కార్పొరేషన్‌లో కొత్తగా తాగునీటి పథకాన్ని రూ.318 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నారు. ఈ కారణంగా వీధుల్లో గుంతలు తవ్వుతున్నారు. గతంలో ఉన్న రోడ్లు మరమ్మతులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో రోడ్లను పునరుద్ధరించాలని కౌన్సిలర్లు, నగరవాసులు కార్పొరేషన్ అధికారులను కోరుతూ వచ్చారు. ఆ మేరకు పిళ్లయార్‌పాళ్యం ప్రాంతంలో మరమ్మతులకు గురైన రోడ్లను పునరుద్ధరిస్తున్నారు. ఇదే కాకుండా నగరంలో పాడైన మరికొన్ని రోడ్లను బాగుచేయనున్నారు.

మనోన్మణిగా పరాశక్తి అనుగ్రహం


పళ్లిపట్టు: అలంకరణలో ఓసూరమ్మన్


పళ్లిపట్టు: కామాక్షి మావడి అవతారంలో కన్యకా పరమేశ్వరి

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలోని పరాశక్తి అమ్మవారికి విహార మండపంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐదో రోజు అయిన సోమవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు జరిగాయి. సాయంత్రం మనోన్మణిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.

పళ్లిపట్టు: పళ్లిపట్టు బజారువీధిలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు జరిగాయి. తర్వాత ఉత్సవమూర్తిని సాయంత్రం కామాక్షి మావడి సేవ అలంకరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా పళ్లిపట్టు సమీప పెరుమానల్లూర్ గ్రామంలో ఉన్న ఓసూరమ్మన్ ఆలయంలో పెరటాసి నెల సోమవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.


తిరువణ్ణామలై: మనోన్మణి అవతారంలో పరాశక్తి అమ్మవారు


కాంచీపురం తూర్పురాజవీధిలోని ఆర్యవైశ్య సమాజంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చిన కన్యకాపరమేశ్వరి – కాంచీపురం, న్యూస్‌టుడే

ప్రజలను కాపాడలేని అసమర్థ ప్రభుత్వం: తమిళిసై

విల్లివాక్కం, న్యూస్‌టుడే: వైమానిక విన్యాసాలు తిలకించేందుకు వచ్చిన సామాన్యులను ప్రభుత్వం ఎందుకు కాపాడలేదని భాజపా సీనియర్ నాయకురాలు, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. కార్ రేసు చేయర్పిన ఏర్పాట్లను ముందు రోజే దగ్గరుండి పర్యవేక్షించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి దేశ గౌరవాన్ని చాటుతున్న వైమానిక దళ విన్యాసాలు తిలకించడానికి తరలివచ్చిన ప్రజలను కాపాడంలో విఫలమయ్యారని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ధ్వజమెత్తారు. అదేవిధంగా కేంద్ర సహాయమంత్రి ఎల్. మురుగన్ విడుదల చేసిన ప్రకటనలో.. ఎయిర్ షో వీక్షణకు వచ్చి ఐదుగురు మరణించడం బాధాకరమన్నారు. వైమానిక దళ అధికారులు సూచించిన జాగ్రత్తలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అంచనా వేసిన దానికంటే ఎక్కువమందే కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చినా తగిన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విడుదల చేసిన ప్రకటనలో.. కనీస సౌకర్యాలు కల్పించకనే 5 మంది మృతి చెందారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్ల రేస్‌లపై చూపిన శ్రద్ధ ఎయిర్‌షోపై చూపలేదని ఆరోపించారు.

పారిశ్రామికవాడ పదిలంగా ఉండేలా..

☛ వరదల నివారణకు చర్యలు ☛ 'ఏఐఈఎంఏ'లో రూ.50 కోట్లతో ప్రణాళికలు

– న్యూస్‌టుడే, వడపళని

చెన్నై మహానగరంలో అంబత్తూరు అతిపెద్ద పారిశ్రామికవాడ. ఇక్కడ అధిక సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. త్వరలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో వరదల నివారణకు 'అంబత్తూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏఐఈఎంఏ)' దృష్టి సారిస్తోంది. గత ఏడాది డిసెంబరులో సంభవించిన మిగ్‌జాం తుపాను కారణంగా అంబత్తూరు పారిశ్రామికవాడలోని పలు యూనిట్లలోకి నీరు చేరింది. వాననీటితో పలు పరిశ్రమలు కోలుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. రూ.2 వేల కోట్ల మేరకు నష్టం జరిగింది. ఈ ఏడాది అలా జరగకుండా ఏఐఈఎంఏ రూ.50 కోట్లతో ముందస్తు ప్రణాళికలు ప్రారంభించింది.

అనుభవజ్ఞులతో నివేదిక

1,430 ఎకరాల్లో విస్తరించిన పారిశ్రామికవాడలో పేరున్న గోద్రెజ్, క్రాంప్టన్ గ్రీవ్స్, టీఐ సైకిల్స్, డన్‌లప్, ఆటోమొబైల్ రంగానికి చెందిన దాదాపు 1,800 రకాల ఉత్పత్తి పరిశ్రమలున్నాయి. గత ఏడాది డిసెంబరులో వరద నీటితో కొన్ని పరిశ్రమల్లోకి నీరు నాలుగు అడుగుల మేర చేరింది. దీంతో యంత్రాలు పాడయ్యాయి. ఈ క్రమంలో వరదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అనుభవజ్ఞుల నుంచి ఏఐఈఎంఏ సమగ్ర నివేదిక కోరనుంది. డ్రోన్లతో సర్వేలు చేయనున్నారు. హైడ్రాలజిస్టులు నేరుగా విచ్చేసి పరిశీలనలు, అధ్యయనాలు చేయనున్నారు. సివిల్ ఇంజినీర్లు పరిశీలించిన తర్వాత అంబత్తూరు చెరువు నుంచి 2 వేల క్యూసెక్కుల నీరు సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూడనున్నారు. కొరట్టూరు చెరువు నిర్వహణ సరిగాలేక వరద నీరు పరిశ్రమల్లోకి ప్రవేశిస్తోందని, ఇందుకు సంబంధించిన మ్యాపును కూడా ప్రభుత్వానికి సమర్పించామని ఏఐఈఎంఏ అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ సతీష్‌బాబు పేర్కొన్నారు.


అంబత్తూరు చెరువు

మూడు ప్రతిపాదనలు

అంబత్తూరు చెరువులో 6.1 మిలియన్ క్యూబిక్ నీరు నిల్వ చేసుకునే వీలుంది. కొత్తగా ప్రతిపాదించిన ప్రణాళిక మేరకు 1,659 క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేయొచ్చు. 440 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబత్తూరు చెరువుకు సెక్కాడు, విలింజిబాక్కం, పరుత్తిపట్టు, ఆయపాక్కం నుంచి నీరు చేరుకుంటోంది. 1,829 క్యూసెక్కుల నీటిని కొరట్టూరు చెరువుకు తరలించడం అసాధ్యమని అధ్యయనాల్లో తేలింది. ఎస్టేట్‌లోకి వరద నీరు చొరబడకుండా అధిక నీటిని కూవం నదిలోకి విడుదల చేయాలని హైడ్రాలజిస్టులు ప్రతిపాదించారు. 0.6 కి.మీ వరకు 3 ఎం × 2 ఎం పరిమాణంలో వాననీటి కాలువను ఆయపాక్కం చెరువు నుంచి కొలడి చెరువు వరకు నిర్మించాలని, కొలడి నుంచి 1.1 కి.మీ వరకు మరో కాలువను తిరువేర్కాడు వద్ద ఉన్న కూవం వరకు నిర్మించాలని, ఈ విధంగా చేస్తే 423.6 క్యూసెక్కుల నీటిని దారి మళ్లించే వీలుంటుందని తెలిపారు. రెండోది.. అంబత్తూరు చెరువు నుంచి అయనంబాక్కం వరకు 2.5 కి.మీ వరకు మరో కాలువ, కూవం నుంచి తిరువేర్కాడు వరకు 0.2 కి.మీ వరకు మరో కాలువ 5 ఎం × 2 ఎం పరిమాణంలో నిర్మిస్తే 530 క్యూసెక్కుల నీరు తరలించే వీలుంటుందని సూచించారు. మూడోది... అంబత్తూరులో ఉన్న మిగులు నీటి కాలువ నుంచి తాంబరానికి వెళ్లే జాతీయ రహదారి బైపాస్ మార్గం వద్దనున్న థర్డ్ మెయిన్ రోడ్డు వరకు అయిదు కి.మీ దూరానికి నేరుగా కాలువ ఉంటే 706 క్యూసెక్కుల నీరు మదురవోయల్ సమీపంలోని కూవం నదిలోకి చేరుతుందన్నారు. ఈ మూడు రకాల చర్యల ద్వారా అంబత్తూరు చెరువు నుంచి నీరు బయటికి రాకుండా, ఎస్టేట్‌ను వరదల నుంచి రక్షించుకునే వీలుంటుందని పేర్కొన్నారు.


అంబత్తూరు ఎస్టేట్ నార్త్ ఫేస్‌లో నిలిచిన వాననీరు (పాతచిత్రం)

భారీగా పునరుద్ధరణ పనులు

హైడ్రాలజిస్టుల ప్రతిపాదనలతో భారీ స్థాయిలో పునరుద్ధరణ పనులు జరగాల్సి ఉంది. అయనంబాక్కం చెరువుకు ప్రహరీ లేకపోవడంతో చెత్తాచెదారం, బహిరంగ విసర్జనలతో దర్శనమిస్తోంది. కొలడి చెరువులో అయితే ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అయనంబాక్కం చెరువు వద్ద ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైడ్రాలజిస్టు బి.శక్తివేల్ మాట్లాడుతూ.. అంబత్తూరు నుంచి కొరట్టూరు వరకు వాననీటి సామర్థ్యం తక్కువేనన్నారు. కొరట్టూరు, ఒట్టేరి కాలువలు చిన్నపాటి గుంతలతో 22 తక్కువ స్థాయి వంతెనలతో ఉన్నాయని తెలిపారు. దారి మళ్లింపులతో వరదల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని నగర కార్పొరేషన్, మెట్రోవాటర్ విభాగాలకు కన్సల్టెంటుగా ఉన్న శక్తివేల్ చెప్పారు.

❖ హైడ్రాలజిస్టులు ప్రతిపాదించిన వాటిల్లో మూడోది సులువైందని, వెడల్పాటి రోడ్డు గుండా పనులు చేసే వీలుంటుందని జలవనరుల విభాగ అసిస్టెంట్ ఇంజినీరు గౌరి శంకర్ పేర్కొన్నారు. మొదటి రెండింటి పరిష్కారాలపైన హైడ్రాలిక్ అధ్యయనం జరపాల్సి ఉందని, కొలడి, అయనంబాక్కం చెరువులు అంబత్తూరుకు కాస్త ఎత్తులో ఉన్నాయని చెప్పారు.


శ్రీ విల్లిపుత్తూరు మాలలకు పూజలు నిర్వహిస్తున్న జీయంగార్లు, చిత్రంలో తితిదే ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి తదితరులు

గోదాదేవి మాలలు.. చెన్నై గొడుగులు అందజేత

తిరుమల, న్యూస్‌టుడే: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించడానికి తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి ధరించిన పూలమాలలను సోమవారం తిరుమలకు తీసుకువచ్చారు. ముందుగా బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దనున్న పెద్దజీయర్ మఠానికి వాటికి తీసుకువచ్చారు. అక్కడ పెద్దజీయర్, చిన్నజీయర్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించాక మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. తితిదే ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, శ్రీవిల్లి పుత్తూరు ఆలయ స్థానాచార్యులు రంగరాజన్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ❖ చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తొమ్మిది గొడుగులను, పెరుమాళ్ నామాలను అందజేసింది. చెన్నై నుంచి భక్తులు కాలిబాటన తిరుమలకు వాటిని తీసుకొచ్చారు. సమితి ట్రస్టీ ఆర్.ఆర్.గోపాల్‌జీ ఆధ్వర్యంలో అందజేశారు. 11 గొడుగుల్లో ఆదివారం రాత్రి పద్మావతి అమ్మవారికి రెండు గొడుగులు సమర్పించారు.

రెండు రకాల దండలు.. ఆండాళ్ మాల- శిఖామణి మాల అనే పిలిచే రెండు దండలను పెద్ద బుట్టల్లో ఉంచి తిరుపతికి 650 కి.మీ. దూరంలోని తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరుకు చెందిన రెండు కుటుంబాలు వాటిని అందించాయి. గోదాదేవి అలంకరించిన మాలలను గరుడ సేవరోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీ. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్ స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్ప కైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీగోదాదేవి పూలమాలలను ముందుగా తాను ధరించి తరువాత స్వామివారికి పంపేవారని చెబుతారు. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, తరువాత గోదాదేవి ధరించకుండానే మాలలు పంపగా వాటిని శ్రీరంగనాథుడు తిరస్కరించారని పురాణ కథనం. గోదాదేవి శ్రీవారి దేవేరైన భూదేవి అవతారమని భావిస్తారు.

రైలు నుంచి పడి ప్రయాణికుడి దుర్మరణం

అరక్కోణం, న్యూస్‌టుడే: రైలు నుంచి కాలుజారి పడి ఓ ప్రయాణికుడు మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కోయంబత్తూరు నుంచి అరక్కోణం రైల్వేస్టేషన్ మీదుగా చెన్నై వెళ్లే రైలు సోమవారం అరక్కోణం రైల్వేస్టేషన్‌లో ఆగింది. తిరిగి బయలుదేరిన కొద్దిసేపటికే ఓ బోగీలోని ప్రయాణికుడు కాలుజారి ప్లాట్‌ఫారంపై పడి మృతిచెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడు మెట్లపై కూర్చుని ఉండటంతో కాలు జారి కిందపడి ఉండవచ్చని భావిస్తున్నారు. అతను జోలార్‌పేటకు చెందిన భాస్కర్ (55) అని, తిరువళ్లూరులో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది.


మృతదేహాన్ని పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు

మరో ఘటనలో కళాశాల విద్యార్థి...

వేలూర్: తిరువళ్లూర్ జిల్లా పుట్లూర్‌కు చెందిన అస్వంత్ (17) కాట్పాడిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో రెండో ఏడాది చదువుతున్నాడు. శుక్రవారం నుంచి కళాశాలకు సెలవులు కావడంతో ఊరికి వెళ్లి సోమవారం ఉదయం తిరువళ్లూర్ నుంచి చెన్నై-మైసూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో కట్పాడికి బయలుదేరాడు. బోగీలో రద్దీగా ఉండటంతో మెట్లపై కూర్చొని ప్రయాణించాడు. కాట్పాడి సమీపంలో అదుపుతప్పి రైలు నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వేలూర్ అడుకంపారై ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

అనుమానాస్పదంగా యువకుడు...

కాంచీపురం: కాంచీపురం సమీప వేడల్ గ్రామానికి చెందిన నేతాజీ (24) ఆదివారం సాయంత్రం తన ఇంట్లో రక్తం కారుతూ విగతజీవిగా పడి ఉన్నాడు. అతని సోదరుడు భారతి మాగరల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తలపై తీవ్రగాయాలుండటంతో హత్యకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఏనుగు దాడిలో డ్రైవరు...


విజయరాజ్ (పాతచిత్రం)

విల్లివాక్కం: నీలగిరి జిల్లా కొత్తగిరి సమీపంలోని శివగిరి ప్రాంతానికి చెందిన విజయరాజ్ (35) డ్రైవర్. ఇతను ఆదివారం సాయంత్రం తేయాకు తోటలోకి వచ్చిన అడవి ఏనుగును చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అటవీ శాఖ సిబ్బంది దానిని అడవిలోకి తరుముతున్నారు. ఈ క్రమంలో ఏనుగు చుట్టూ ఉన్నవారిని తరుముకోసాగింది. భయంతో అందరూ పరుగులుతీశారు. చివరిగా పరుగెత్తుతున్న విజయరాజ్‌పై దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన విజయరాజ్‌ని కొత్తగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. సోలూర్ మట్టం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కావేరి నదిలో మునిగి వ్యక్తి...

ఆర్కేనగర్: కావేరి నదిలో స్నానం చేయడానికి వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మైలాడుదురైకు చెందిన సోమసుందరం కుమారుడు రమేష్(51) వెల్డింగ్ పనిచేస్తున్నాడు. ఆదివారం కుంభకోణం పాత పాలక్కరైలోని బంధువు ఇంటికెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో అక్కడే ఉన్న కావేరి నదిలో స్నానం చేయడానికి వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలపాటు గాలించి మృతదేహాన్ని వెలికితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.


ఏనుగు కళేబరం

విద్యుదాఘాతంతో ఏనుగు...

విల్లివాక్కం: ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల అభయారణ్యం కడంబూర్ గ్రామానికి చెందిన సుబ్రమణి మొక్కజొన్న తోట కోతకు వచ్చింది. అడవి పందులు పంటను ధ్వంసం చేస్తుండటంతో పొలం చుట్టూ విద్యుత్తు కంచె ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం వేకువజామున అడవి నుంచి బయటికి వచ్చిన ఓ ఏనుగు మొక్కజొన్న తోటలోకి చొరబడటానికి యత్నించింది. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచింది. కడంబూర్ అటవీ శాఖాధికారులు సంఘటనాస్థలికి చేరుకొని కళేబరాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న సుబ్రమణి కోసం గాలిస్తున్నారు.



పరికరాల్లేక వ్యాయామశాల మూత

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం సమీపాన కూరం గ్రామంలోని పశువైద్యశాల వద్ద జిల్లా పంచాయతీ వైస్ ఛైర్మన్ అభివృద్ధి నిధుల కింద రూ.10.46 లక్షలతో వ్యాయామశాల నిర్మించారు. ఇక్కడ పరికాలు, ఇతర వసతులు కల్పించలేదు. నిర్మాణం పూర్తయినా గ్రామస్థులకు అందుబాటులోకి రాలేదు. పక్క గ్రామంలోని వ్యాయామశాలకు వెళుతున్నారు.

తల్లి మందలించడంతో బాలుడి బలవన్మరణం

ప్యారిస్, న్యూస్‌టుడే: మురుగునీటి బావిలో దూకి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు... చెన్నై కోయంబేడుకి చెందిన మదన్‌కుమార్, శిలంబరసి దంపతుల కుమారుడు వసంతకుమార్ (16) గతేడాది పదో తరగతి పరీక్షల్లో ఫెయిలయ్యాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి మద్యం తాగడానికి అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి రావడంతో తల్లి మందలించినట్లు తెలుస్తోంది. మనస్తాపానికి గురైన వసంతకుమార్ కులశేఖరపురంలోని మురుగునీటి బావిలో దూకాడు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట పట్టణ పోలీసులు స్థానిక ఎస్ఎంఎస్ వంతెన వద్ద సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వేగంగా వచ్చిన ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపి పత్రాలు చూపాలని అడిగారు. దానిపై ఉన్న వ్యక్తి వాహనాన్ని చోరీ చేసి తీసుకొస్తున్నట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి దర్యాప్తు జరిపారు. అతను వాలాజా సమీపంలోని వీసీమోటూరుకు చెందిన పురుషోత్తమన్ అని, రాణిపేట, వాలాజాపేట ప్రాంతాల్లో 8 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు గుర్తించారు. అతనిచ్చిన సమాచారం మేరకు ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆలయంలో చోరీ


హుండీ తెరచి ఉన్న దృశ్యం

తిరుత్తణి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా తిరుత్తణి అరక్కోణం రోడ్‌లోని ఎస్ఎస్ పురం రైల్వే క్వార్టర్స్ వద్ద కర్పగ వినాయగర్ ఆలయం ఉంది. ఆదివారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీ తాళం పగులగొట్టి అందులోని కానుకలు ఎత్తుకెళ్లారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.